
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
సిద్దిపేట
5
మంగళవారం 19 ఆగస్టు 2025




వర్గల్ మండలంలో ధ్వంసమైన రోడ్డు


ధ్వంసమైన మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు గల ప్రధాన కాలువ


వర్షానికి పాక్షికంగా ధ్వంసమైన ఇల్లు


వర్గల్ మండలం అంబర్‌పేటలో అధికారులతో కలిసి చెరువును పరిశీలిస్తున్న కలెక్టర్ హైమావతి


మెట్టు గ్రామం వద్ద దెబ్బతిన్న రోడ్డు


వర్గల్ మండలంలో వరదనీటిలో చేపలు పడుతున్న స్థానికులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో సిద్దిపేట జిల్లాను కుండపోత వర్షం ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మరోవైపు చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపై వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు బారికేడ్‌లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

- సిద్దిపేట/వర్గల్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి)


తొగుటలో నీట మునిగిన పొలాలు

కుండపోత

● ఆదివారం సాయంత్రం నుంచి వీడని వర్షం ● గరిష్ఠంగా వర్గల్‌లో 23.06 సెం.మీ వర్షపాతం

- చేబర్తిలో ధ్వంసమైన మల్లన్నసాగర్ ప్రధాన కాలువ
- పొంగిపొర్లుతున్న చెరువులు, చెక్‌డ్యాములు
- అటువైపు వెళ్లకుండా బారికేడ్‌లు ఏర్పాటు చేసిన పోలీసులు
- 4 వేల ఎకరాలకు పైగా మునిగిన పంటలు
- పలు మండలాల్లో పర్యటించిన కలెక్టర్, అదనపు కలెక్టర్, సీపీ
- నష్టాన్ని అంచనా వేస్తున్న వ్యవసాయశాఖ అధికారులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని అనేక చెరువులు, చెక్‌డ్యాములు ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతున్నాయి. తొగుట మండలంలో నిర్మించిన 22 చెక్‌డ్యాములు, చందాపూర్ వద్ద కూడవెల్లి వాగుపై ఉన్న చెక్‌డ్యాం, ఎల్లారెడ్డిపేటలోని బొల్లక్క చెరువు, కాన్గల్‌లోని పటేల్ చెరువు, పెద్ద చెరువు, గజ్వేల్ మండలం పిడిచేడులోని చిన్న సముద్రం చెరువుతో పాటు పలు కుంటలు నిండిపోయాయి. వరద ప్రవాహం ఉధృతంగా ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామశివారులోని కూడవెల్లి వాగు వంతెనపై నుండి ప్రవహిస్తుండడంతో సిద్దిపేట, తొగుట, మిరుదొడ్డి మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సీపీ అనురాధ సిబ్బందితో కలిసి కూడవెల్లి వాగును పరిశీలించి పలు సూచనలు చేశారు. వర్గల్ మండల వ్యాప్తంగా కురిసిన వర్షంతో మండల కేంద్రంలోని పెద్ద చెరువు మత్తెడపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. అదే ప్రవాహంలో స్థానికులు చేపలు పడుతున్నారు. నాచగిరి లక్ష్మీనరసింహా స్వామి క్షేత్రం వద్ద పవిత్ర హరిద్ర నదీ పరవళ్లు తొక్కుతుంది.

రాకపోకలు బంద్

జిల్లాలోని పలు రహదారులపై వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో పోలీసులు, అధికారులు బారికేడ్లు, చెట్ల కొమ్మలు అడ్డంగా పెట్టి రాకపోకలను నిలిపివేశారు. మర్కూక్ మండలంలోని చేబర్తి నుంచి ఇప్పలగూడెం వెళ్లే రహదారిపై వరద ఉధృతి ఎక్కువ కావడంతో రాకపోకలను నిషేధించారు. చేర్యాల నుంచి కొమురవెల్లికి వచ్చే ప్రధాన రహదారిపై కిష్టంపేట శివారులో ఉన్న గుంతల్లో స్థానికులు చెట్ల కొమ్మలు పెట్టి వాహనదారులను అప్రమత్తం చేశారు. మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామం వద్ద కూడవెల్లి వాగు ఉప్పొంగడంతో మిరుదొడ్డి, తొగుట, సిద్దిపేట మండలాలకు రాకపోకలను నిలిపివేశారు. అంబర్‌పేట వద్ద కాన్‌చెరువు నిండి రోడ్డుపైకి నీరు చేరడంతో అంబర్‌పేట నుంచి శాకారం రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.

రికార్డుస్థాయిలో వర్షపాతం

జిల్లాలో అత్యధికంగా వర్గల్‌లో 23.06 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు పలు రోడ్లు దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తొగుటలో రామోల్ల నర్సవ్వ, బండారుపల్లిలో వేముల లక్ష్మి, రాయపోల్ మండలంలోని వీరారెడ్డిపల్లిలో ఒక ఇల్లు పాక్షికంగా కూలిపోయాయి.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్

సోమవారం రాత్రి, మంగళవారం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. అంబర్‌పేటలోని కాన్‌చెరువు, వేలూరులోని

మిగతా 8వ పేజీలో


అక్బర్‌పేట-భూంపల్లి పాత వంతెన నుంచి పొంగిపొర్లుతున్న కూడవెల్లి వాగు

వర్షపాతం వివరాలు మి.మీలో

మండలం	వర్షపాతం
వర్గల్	236.0
ములుగు	186.5
రాయపోల్	163.0
మర్కూక్	142.0
కొమురవెల్లి	120.5
గజ్వేల్	114.0
మద్దూర్	99.3
కుకునూర్‌పల్లి	97.0
తొగుట	91.3
జగదేవ్‌పూర్	83.8
కొండపాక	57.0
దౌల్తాబాద్	53.0
సిద్దిపేటఅర్బన్	41.8
చేర్యాల	41.3
మిరుదొడ్డి	33.8
అక్బర్‌పేట-భూంపల్లి	27.0
సిద్దిపేట రూరల్	26.3
దుబ్బాక	16.0
ధూళిమిట్ట	14.8
నారాయణరావుపేట	14.3
బెజ్జంకి	4.5
చిన్నకోడూర్	3.5
అక్కన్నపేట	2.3
కోహెడ	1.5
హుస్నాబాద్	1.3
నంగునూర్	1.0

పాఠశాలలకు

నేడు సెలవు

సిద్దిపేట కల్చరల్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. రానున్న రెండు రోజుల్లో 22 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని సూచించారు. పశువులను, మేకలను మేపడానికి వెళ్లకూడదన్నారు. అత్యవసరం అయితే స్థానిక అధికారులను లేదా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్ 08457-230000ను సంప్రదించాలన్నారు.

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం చెలరేగుతోంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిపై తిరుగుబావుట మొదలైంది. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్ఠానం దృష్టికి విజ్ఞప్తులు అందుతున్నాయి. ఆయన వ్యవహారశైలి పైనా సొంత పార్టీలోనే విమర్శలు గుప్పిస్తున్నారు. తన వర్గం మినహాయిస్తే కాంగ్రెస్‌లోని మిగితా వర్గాలు నర్సారెడ్డిపై గుర్రుగా ఉంటున్నాయి. ఇదే క్రమంలో పార్టీకి చెందిన ఓ దళిత నేతపై చేయిచేసుకున్నారంటూ ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం నమోదైంది. ఆగస్టు 15న దళితులను అవమానించారంటూ మరోసారి అదే కేసు నమోదు కావడం గమనార్హం. కావాలనే తమ నేతపై కక్షగట్టారని నర్సారెడ్డి అనుచరవర్గం వాదిస్తోంది.

- సిద్దిపేట, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

కాంగ్రెస్‌లో కల్లోలం!


నర్సారెడ్డి

జిల్లా అధ్యక్షుడిపై తిరుగుబావుట

- ఇప్పటికే రెండు చోట్లా అట్రాసిటీ కేసులు
- కార్యాలయం వద్దే ఘెరావ్ చేసిన పార్టీ శ్రేణులు
- ముదురుతున్న ముగ్గురు నేతల పంచాయతీ
- కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిందేనా?
- గజ్వేల్ వ్యవహారంపై టీపీసీసీ ఫోకస్

సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నర్సారెడ్డి ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. గత ఎన్నికల్లో గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన ఆయన అదే నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్నారు. నామినేటెడ్ పదవులను ఆశించినప్పటికీ అవకాశం దక్కలేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడితోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గజ్వేల్ సహ జిల్లాలో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగా పలుమార్లు నర్సారెడ్డి వివాదాస్పదంగా వ్యవహరించారు.

అట్రాసిటీ కేసుల దాకా!

ఇటీవల ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా మంత్రి వివేక్ పర్యటనలో



నర్సారెడ్డిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ నేతలు (ఫైల్)

కాంగ్రెస్ పార్టీకే చెందిన దళిత నేత విజయ్‌కుమార్‌పై నర్సారెడ్డి చేయిచేసుకున్నారని గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జిల్లా అధ్యక్షుడిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆగస్టు 15న సిద్దిపేటలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద జెండా ఎగురవేసేందుకు వచ్చిన నర్సారెడ్డికి నిరసనగళం ఎదురైంది. విజయ్‌కుమార్‌పై దాడిచేసినందుకు క్షమాపణలు చెప్పాలని ఆందోళన చేయడంతో ఆయన పరుగు లంకించుకున్నారు. తమను అసభ్యంగా దూషించారని పేర్కొంటూ కాంగ్రెస్‌కే చెందిన పలువురు దళిత నాయకులు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రెండోసారి సైతం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

మిగతా 8వ పేజీలో

మున్సిపల్ కార్యాలయంలో

చిందులపై చర్యలు

- మేనేజర్ ప్రభాకర్ సహా 13 మందికి మెమోలు జారీ

చేర్యాల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఆగస్టు 15న జెండావిష్కరణ అనంతరం చేర్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మేనేజర్ జె.ప్రభాకర్, పలువురు వార్డు ఆఫీసర్లు, సిబ్బందితో కలిసి చిందులేసిన విషయమై సంబంధిత అధికారులు చర్యలకు ఉపక్రమించారు. కలెక్టర్ హైమావతి ఆరా తీయడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నాగేందర్‌కు సూచించారు. శని, ఆదివారం రెండు రోజులు సెలవులు రాగా సోమవారం కమిషనర్ నాగేందర్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. కార్యాలయ ఆవరణలో డ్యాన్స్ చేసిన మేనేజర్ ప్రభాకర్, వార్డుఆఫీసర్లు, తాత్కాలిక సిబ్బందితో పాటు ఆ సమయంలో ఉన్న ఉద్యోగులు మొత్తం 13 మందికి మెమోలు జారీ చేశారు. మంగళవారంలోగా సంజాయిషీ ఇవ్వాలని సూచించారు. ఈ విషయమై వారంతా ఇచ్చిన సంజాయిషీ మేరకు నివేదిక తయారుచేసి మున్సిపల్ శాఖ ఆర్డీతో పాటు జిల్లా కలెక్టర్‌కు అందించనున్నామని, వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ నాగేందర్ విలేకరులకు తెలిపారు.

ఓపీ సేవల్లో దుబ్బాక ఆసుపత్రి ఫస్ట్

- రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం

దుబ్బాక, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : అవుట్ పేషంట్లకు సేవలు అందించడంలో దుబ్బాక వంద పడకల ఆసుపత్రికి రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం దక్కింది. మే, జూన్, జూలైకు సంబంధించి ఆసుపత్రిలో 4076 ఓపీ కేసులు నమోదయ్యాయి. ఇదివరకే 82 శాతం ఆబాకార్డు, డయాలసిస్, ఆరోగ్యశ్రీ, ఏకోఫెండ్లీలో రాష్ట్రంలోనే మొద టి స్థానం పొందిన ఆసుపత్రి, కాయకల్పలో రాష్ట్రస్థాయిలో మూడోస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందిని, సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్‌సింగ్‌ను పలువురు అభినందించారు.



బహుజనవీరుడికి

ఘన నివాళి

- జిల్లాలో సర్వాయిపాపన్న జయంతి

8

ప్రీ ప్రైమరీ విద్యను

అంగన్‌వాడీల్లో నిర్వహించాలి

- ఫేస్ క్యాప్చర్ హాజరును రద్దు చేయాలి
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి

7

ఒక పంపుతో ఎన్నాళ్లూ?


అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి ఒక పంపు ద్వారా ఎత్తిపోతలు

- అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతలు మొదలు
- రోజుకు 0.33 టీఎంసీతో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు నిండేదెన్నడో?
- జలకళ సంతరించుకోవాలంటే 32 టీఎంసీలు అవసరం
- మరో 3 మోటార్లు ఆన్ చేస్తేనే ప్రయోజనం
- లేదంటే 90 రోజుల పాటు ఎత్తిపోయాల్సిన పరిస్థితి

సిద్దిపేట, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి ఎట్టకేలకు నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్‌మానేరులో సరిపడా నీరు లేకపోవడంతో ఇదే జిల్లా ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి ఒక పంపు ద్వారా ఎత్తిపోత మొదలైంది. సోమవారం ఉదయం 11 గంటలకు రంగనాయకసాగర్‌లోకి ఎత్తిపోత ప్రారంభమైన నేపథ్యంలో నేటి ఉదయం 11 గంటల వరకు 0.33 టీఎంసీ నీళ్ల చేరనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రిజర్వాయర్	పూర్తి సామర్థ్యం	ప్రస్తుతం
అన్నపూర్ణ	3.5 టీఎంసీలు	1.28 టీఎంసీలు
రంగనాయకసాగర్	3 టీఎంసీలు	1 టీఎంసీ
మల్లన్నసాగర్	50 టీఎంసీలు	10 టీఎంసీలు
కొండపోచమ్మ	15 టీఎంసీలు	4.8 టీఎంసీలు

32 టీఎంసీలు ఎత్తిపోసేదెన్నడూ?

ఒక పంపుతో 24గంటల పాటు నిరాటంకంగా ఎత్తిపోస్తే 0.33 టీఎంసీ మాత్రమే నీళ్ల చేరతాయి. ఈ లెక్కన 3 రోజుల పాటు ఎత్తిపోస్తేనే ఒక టీఎంసీని నింపొచ్చు. ప్రస్తుతం కాళేశ్వరం రిజర్వాయర్లయిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లో 32 టీఎంసీలు అవసరం. ఈ 32 టీఎంసీలు నింపాలంటే ఒక పంపుతో 90 రోజుల సమయం పడుతుంది. అందుకే మిగతా 3 మోటార్లు ఆన్‌చేస్తే 20 రోజుల్లోనే రిజర్వాయర్లన్నీ జలకళను సంతరించుకుంటాయి. వచ్చే యాసంగి సీజన్‌లో సాగు నీటితోపాటు హైదరాబాద్‌కు మంచినీటి సమస్యను అధిగమించడానికి ఈ నీళ్ల వినియోగించవచ్చు. మిడ్‌మానేరు రిజర్వాయర్‌కు ప్రస్తుతం శ్రీరాంసాగర్ నుంచి వరద ముంచుకొస్తున్నది. ఈ వరద ప్రవాహం పెరిగితే మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణకు ఎత్తిపోత ప్రారంభిస్తారు. తద్వారా అన్నపూర్ణ మీదుగా మరో 2 మోటార్లయినా అదనంగా ప్రారంభిస్తే ఫలితం ఉంటుంది.

ఈసారి మల్లన్నసాగర్‌లోకి 30 టీఎంసీలు..

కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ వంటి సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని శ్రీకొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ రిజర్వాయర్‌లో దశలవారీగా నీటిని నింపుతూ వచ్చారు. ఈసారి 30 టీఎంసీల వరకు నింపొచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది 21 టీఎంసీలు నిల్వ చేశారు. ఒకేసారి మొత్తం నిల్వ చేయడం వల్ల రిజర్వాయర్ కట్టకు ముప్పు వాటిల్లుతుందని భావించి యేటా కొంత సామర్థ్యాన్ని పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం 10 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన మరో 20 టీఎంసీలను కేవలం మల్లన్నసాగర్‌లోకే ఎత్తిపోయాల్సి ఉంది. ఇక 15 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్‌లో ప్రస్తుతం 4.8 టీఎంసీలు ఉండగా మరో 8 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉంది. అదే విధంగా అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లను పూర్తిగా నింపాల్సి ఉంటుంది.

పొట్లపల్లి, రేణుకా ఎల్లమ్మ ఆలయాలకు

స్టీల్ బ్యాంకు అందజేత


పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయానికి స్టీల్ బ్యాంకు అందిస్తున్న అధికారులు, నాయకులు

హుస్నాబాద్‌రూరల్/ హుస్నాబాద్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిస్తున్న స్టీల్‌బ్యాంకును సోమవారం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయానికి ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి ఆలయ అర్చకులకు అందించారు. అలాగే హుస్నాబాద్‌లోని రేణుకా ఎల్లమ్మ ఆలయానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి 13 రకాల వస్తువులతో కూడిన 150 సెట్లను ఆలయ ఈవో కిషన్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, బంక చందు, ధర్మయ్య, కర్ర రవీందర్‌రెడ్డి, వెంకటస్వామి తదితరులు ఉన్నారు.

అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యం పట్టివేత

జహీరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): గోవా నుంచి తెలంగాణకు అక్రమంగా తీసుకువస్తున్న మద్యాన్ని సోమవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డిజిల్లా చిరాగ్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తన ఖీలను నిర్వహిస్తున్న క్రమంలో వివిధప్రాంతాలకు చెందిన పర్యాటకులు టూరిస్టు బస్సుల్లో వివిధరకాల బ్రాండ్‌ల పేరుతో ఉన్న మద్యాన్ని తీసుకు వస్తున్నారు. టూరిస్టు బస్సుల్లో తనిఖీలుచేసి 74బాటిళ్లకుగాను 42లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధప్రాంతాలకు చెందిన నిషేధిత మద్యం తెలంగాణలోకి తీసుకువస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ తనఖీల్లో సీఐ వీణారెడ్డి, ఎస్సైలు హన్మంతు, రమేష్, మురళీ, ఇబ్రాహీం, రాజ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

గురుకుల విద్యార్థుల ఒంటిపై దద్దుర్లు

● ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న పిల్లలు, తల్లిదండ్రులు ● 240 మందికి ఒకే మరుగుదొడ్డి

నారాయణఖేడ్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి) : నారాయణఖేడ్‌లోని మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకులానికి అంటువ్యాధులు అలముకున్నాయి. గజ్జి, తామర, ఇతర వ్యాధులతో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. దురదతో విద్యార్థుల చేతులు, శరీరంపై దద్దుర్లు వస్తున్నాయి. రెండు నెలలుగా ఈ దుస్థితి నెలకొన్నా ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదు. పాపాన పోలేదు. గురుకులంలో పరిశుభ్రత లోపించడం, భవనాలు దుర్గంధం కొడుతుండడం, పరిసరాల అపరిశుభ్రతతో వ్యాధులు చుట్టుముట్టాయి. అంటు వ్యాధులు ప్రబలి పాఠశాల మొత్తం వ్యాప్తి చెందింది.





మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకులం

50 మంది ఇళ్లకు..

విద్యార్థులకు స్థానికంగా వ్యాధి నయం కాకపోవడంతో వారి తల్లిదండ్రులు బీదర్, హైదరాబాద్ పట్టణాల్లోని ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల వద్ద పరీక్షలు చేయించి వేలాది రూపాయిలు ఖర్చు చేస్తున్నారు. కాస్త నయమై గురుకులానికి పంపించగానే తిరిగి అంటుకుంటున్నాయి. దాదాపు 50 మంది విద్యార్థులకు సోకడంతో ఇళ్లకు వెళ్లిపోయారు. గురుకులంలో చదువుతున్న మెజార్టీ విద్యార్థులు అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. తమ పిల్లలను చూసేందుకు వెళ్లిన తల్లిదండ్రులు, బంధువులను ప్రిన్సిపాల్ కలవనివ్వకపోవడం, గద్దించి పంపించడంతో వ్యాధి తీవ్రతరమైందని, పరిస్థితి చేయిదాటాక పిల్లలను గృహాలకు పంపిస్తున్నాడని వాపోయారు.

240 మందికి ఒకే మరుగుదొడ్డి..

గురుకులంలో రెండు భవనాలు ఉన్నాయి. ఒక భవనంలో 5,6,7వ తరగతి విద్యార్థులు చదువుతూ నివాసం ఉంటున్నారు. మూడు తరగతులకు కలిపి 240 మంది విద్యార్థులకు ఐదు మరుగుదొడ్లు ఉండగా, నాలుగు చెడిపోయాయి. ఒక్క మరుగుడొడ్డిలోనే 240 మంది విద్యార్థులు నిత్యం వెళ్లాల్సి వస్తుంది. మరో భవనంలో 8, 9, 10వ తరగతులకు కలిపి 240 మందికి గాను మూడు మరుగుదొడ్లు ఉండగా ఒకటి ఉపాధ్యాయులు, రెండింటినే విద్యార్థులు వినియోగించుకుంటున్నారు.

విష జ్వరాలు సోకుతుంటే.. ప్రభుత్వానికి సోయిలేదు

● మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

పుల్‌కల్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విష జ్వరాలు ప్రబలుతుంటే ప్రభుత్వానికి సోయిలేకుండా పోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ధ్వజ మెత్తారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైతే వారికి నాణ్యమైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అధికార యంత్రాంగం ఏం చేస్తున్నదని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యతును బంగారు మయం చేస్తానంటూ ఉపన్యాసాలు దంచికొట్టే సీఎం రేవంత్‌రెడ్డికి గురుకుల పాఠశాల విద్యార్థుల అవస్థలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు తెగిపోవడానికి కారకులైన వ్యక్తులపై కేసు

శివ్వంపేట, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): చేపల కోసం ఇనుప కంచతో వరద నీటిని వెళ్లకుండా చేసి రెండువైపులా రహదారి తెగిపోవడానికి కారకులైన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని వెల్దుర్తి ఉసిరిక పల్లి రోడ్డు పోతుల బోగుడ కల్వర్టు వద్ద పోతులబోగుడ చెరువులో చేపలు వరద నీటిలో వెళ్లకుండా ముగ్గురు వ్యక్తులు ఇనుప జాలి ఏర్పాటు చేశారు. దీంతో వరద నీరు సాఫీగా వెళ్లకుండా రోడ్డు పూర్తిగా కొట్టుకపోవడంతో రోడ్డు తెగిపోయింది. దీనికి కారకులైన చేరిల్ల దశరథం, ప్రవీణ్, శేఖర్‌ల పై ఇరిగేషన్ ఏఈ మహేష్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుకర్ తెలిపారు.

హత్య కేసులో దోషికి జీవిత ఖైదు

సంగారెడ్డి క్రైం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): హత్య కేసులో దోషికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.3వేలు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.భవానీ చంద్ర సోమవారం తీర్పు చెప్పారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా లాహోర్ తాలూకాకు చెందిన సంజయ్ లక్ష్మణ్ కాంబ్లే అలియాస్ అలియాస్ సంజు కాంబ్లే (38), అదే తాలూకాకు చెందిన ఉత్తమ రామ యాడ్కేలు తోడల్లుళ్లు. వీరిద్దరూ సంగారెడ్డిలో కూలీ పనిచేసుకుంటూ జీవించే వారు. ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో రామ యాడ్కేను సంజయ్ లక్ష్మణ్ 2020 జూలై 5న సంగారెడ్డిలోని కొత్తబస్టాండ్ వద్ద బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. ఈ మేరకు పోలీసు అధికారులు రమేష్, వెంకటేశంలు పూర్తి ఆధారాలను కోర్టులో సమర్పించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడు సంజయ్ లక్ష్మణ్ (38)కి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.3వేల జరిమానా విధించారు

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

జగదేవ్‌పూర్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి, జగదేవ్‌పూర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. జగదేవ్‌పూర్, గొల్లపల్లి మధ్యలోని కెనాల్ వద్ద బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని పట్టుకొని తనిఖీ చేయగా 700 గ్రాముల ఎండు గంజాయి లభించినట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా జగదేవ్‌పూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన గంగాపురం భానుప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయించడానికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. గంజాయితో పాటు బైక్, మొబైల్ స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం గజ్వేల్ కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

గ్యాస్ లీక్ ఘటనలో మరొకరు మృతి

ఝరాసంగం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా ఏడాకులపల్లి గ్రామంలో ఈనెల 6న గ్యాస్ సిలిండర్ లీకైన ఘటనలో గాయాలకు గురై సోమవారం నాటికి ముగ్గురు మృతిచెందారు. ఈనెల 8న తల్లి గొర్రెకంటి శంకరమ్మ(65), ఈనెల 15న కుమారుడు గొర్రెకంటి ప్రభు(38)మృతిచెందాడు. మరోకుమారుడు గొర్రెకంటి విఠల్(30) సోమవారం ఉదయం పటాన్‌చెరులో చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఇప్పటివరకు ఆదుకున్న నాథుడే లేడని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.



చికిత్సపొందుతూ మృతి చెందిన విఠల్(ఫైల్)

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం

● కుమారుడి కళ్ల ముందే ఘటన

పటాన్‌చెరు ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): అడ్డామీద కూలీ పని దొరక్క కుమారుడితో మోటారు సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని కుమారుడి కళ్ల ముందే తల్లి దుర్మరణం పాలయింది.చనిపోయిన తల్లిని ఎక్కడికి ఎలా తీసుకువెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఆ కుమారుడు పడిపోయాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు. ఎస్సై సుభాష్ కథనం ప్రకారం.. నిజాంపేట మండలం బాచేపల్లిలో భర్త సాయిలు చనిపోవడంతో కుమారుడు పరమేష్‌తో సంతోష (48) నివాసం ఉంటున్నారు. అడ్డామీద కూలీగా పనిచేస్తున్నారు.. ఇస్నాపూర్‌లో కూలీ ఎక్కువగా వస్తుందని మోటారు సైకిల్‌పై ఆదివారం వచ్చారు. సోమవారం మధ్యాహ్నం వరకు అడ్డా మీద నిలబడ్డారు. వర్షాలు పడుతుండటంతో కూలీ పని చేయించుకోవడానికి ఎవరూ పిలవలేదు. పని దొరక్కపోవడంతో తల్లి కుమారుడు కలిసి మోటారుసైకిల్‌పై సోమవారం మధ్యాహ్నం సమయంలో ప్రయాణం అయ్యారు. లక్డారం గ్రామ ముఖద్వారం సమీపంలో సంగారెడ్డి డిపోకు చెందిన పిట్లంకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న తల్లి సంతోష బస్సు వెనుక టైర్ కింద పడింది. ఆమె తలపైభాగం నుంచి టైర్ ఎక్కడంతో తలపగిలి మెదడు భాగం బయటకు వచ్చి అక్కడికక్కడే దుర్మరణం పాలయింది. కళ్ల ముందే చనిపోయిన తల్లిని చూసిన కుమారుడు పరమేష్ రోదిస్తూ రోడ్డుపై అలానే ఉండి పోయిన దృశ్యాలు చూపరులకు కంటతడి పెట్టించాయి. కుమారుడు పరమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య

హవేళిఘణపూర్, ఆగస్టు 18; (ఆంధ్రజ్యోతి): వరకట్న వేధింపులు తట్టుకోలేక మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భూర్గుపల్లి గ్రామానికి చెందిన ఇండ్ల నవ్య(23)కు నరేష్‌తో 2023లో వివాహం జరిగింది. నవ్య తల్లిగారి గ్రామం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామం. ఐదు తులాల బంగారం, లక్ష నగదు, ఇతర లాంఛనాలతో ఘనంగా వివాహం చేశారు. కొన్ని రోజుల నుంచి భర్త, అత్తమామలు అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేయగా కొంత డబ్బులు పంపించారు. గతంలో వేధింపుల గురించి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. మళ్లీ డబ్బులు కావాలని వేధించేసరికి ఈ వేధింపులు తప్పేటట్లు లేవని మనస్తాపంతో శనివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త కిందికి దింపి మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి పోచయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై నరేష్ తెలిపారు.

దంచికొట్టింది

ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. సంగారెడ్డి జిల్లాలో కాస్త పర్వాలేదనిపించినా సిద్దిపేట, మెదక్ జిల్లాలో అయితే విజృంభించాడు. వరుణుడి ఉగ్రతాండవంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలతో పాటు ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఎటుచూసినా జలపరవళ్లు కనిపిస్తున్నాయి. చెరువులు మత్తళ్లు దూకుతుండగా, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు ఉప్పొంగుతున్నాయి. రోడ్లు దెబ్బతినగా, అక్కడక్కడ ఇళ్లు కూలిపోయాయి.


సింగూరు ప్రాజెక్టు గేట్ల నుంచి విడుదలవుతున్న నీరు


అనంతసాగర్ నుంచి రంగనాయకసాగర్‌లోకి డెలివరీ సిస్టర్న్ ద్వారా పారుతున్న గోదావరి జలాలు


ఉధృతంగా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగు


వర్గల్ మండలంలోని నాచగిరి క్షేత్రం వద్ద ఉధృతంగా పారుతున్న హరిద్ర నది


మిరుదొడ్డి మండలం అల్వాల్ వద్ద కూడవెల్లి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న సిద్దిపేట సీపీ అనురాధ



వర్గల్‌లో ఉధృతంగా ప్రవహిస్తున్న చెరువులు, చెక్‌డ్యాంల వైపు వెళ్లకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లు



తూప్రాన్ గాయత్రీ నగర్ నుంచి ప్రజలను బయటకు తీసుకువస్తున్న ఎక్స్‌కవేటర్, వర్గల్ మండలం అంబర్‌పేటలో నీటమునిగిన ట్రాక్టర్



ఏడుపాయల ఉప్పొంగి ప్రవహిస్తున్న మంజీర నది, పాపన్నపేట మండలం తెల్లాపూర్ వద్ద మంజీర ప్రవాహ ఉధృతిని పరిశీలిస్తున్న కలెక్టర్ రాహుల్‌రాజ్



మాసాయిపేట మండలంలోని హక్కింపేట వద్ద అలుగు పారుతున్న హల్దీ, సిర్గాపూర్ మండలంలోని అలుగుపారుతున్న నల్లవాగు ప్రాజెక్టు


అల్లాదుర్గంలోని బట్టికుంట కట్టకు పడిన గండి


పెద్దశంకరంపేట మండలంలో పొంగి పొర్లుతున్న రామోజీపల్లి చెరువు


అల్లాదుర్గం మండలం చిల్వర్ పాఠశాల ఆవరణలో నిలిచిన నీరు.


హత్నూర మండలం ఎల్లమ్మగూడా గ్రామ శివారులో వరద నీటితో కోళ్లఫామ్‌లో మృతి చెందిన కోళ్లు


అల్లాదుర్గంలో వరద నీటితో కొట్టుకుపోయిన బైక్‌ను తీసుకువస్తున్న రైతులు

ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి

● ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ ఖుస్రోషాఖాన్


ఖేడ్ డిపోలో ఖుస్రోషాఖాన్

నారాయణఖేడ్/మెదక్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి) : ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ ఖుస్రోషా ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మెదక్, నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యారేజ్, డీఎం కార్యాలయాన్ని తనిఖీ చేసి వివిధ రికార్డులను పరిశీలించారు. డిపోల్లోని బస్సులు, రోజు తిరుగుతున్న కిలోమీటర్లు, ఆదాయం, సిబ్బంది వివరాలు, మహాలక్ష్మి ద్వారా ఉచిత ప్రయాణ వివరాలు స్థానిక డీఎంలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ రీజియన్ మేనేజర్ విజయబాస్కర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఎస్‌హెచ్‌కే మూర్తి, హైదరాబాద్ జోన్ డిప్యూటీ సీటీఎం శ్రీనివాస్, ఆయా డిపోల అధికారులు ఉన్నారు.

ప్రీ ప్రైమరీ విద్యను అంగన్‌వాడీల్లో నిర్వహించాలి

● పేస్ క్యాప్చర్ హాజరును రద్దు చేయాలి
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి



కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు

సిద్దిపేట అర్బన్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఐసీడీఎస్‌ను బలోపేతం చేయాలంటే ప్రీ ప్రైమరీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలస్వామి మాట్లాడుతూ సిగ్నల్ సమస్యల వల్ల పిల్లల పేస్ క్యాప్చర్ హాజరు నమోదు చేయడం ఇబ్బందిగా మారిందని, వెంటనే రద్దు చేయాలని కోరారు. నూతన జాతీయ విద్యా విధానం ఐసీడీఎస్, విద్యా వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా ఉందని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడి అంగన్‌వాడీ వ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని సూచించారు. అనంతరం వారు కలెక్టరేట్ కార్యాలయంలో ఏవో రెహ్మాన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి భాస్కర్, సహాయ కార్యదర్శి రవికుమార్, అంగన్‌వాడీ నాయకురాళ్లు పద్మ, లక్ష్మి, భూలక్ష్మి, సురేఖ, విజయ, అంజలి, అనిత, నాగరాణి, వసంత, ప్రేమలత, కళావతి తదితరులు పాల్గొన్నారు.

చిరు వ్యాపారుల ఆర్థిక స్థితిపై సర్వే

మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయేతర, చిరు వ్యాపారాలు చేసుకునే వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం జాతీయ గణాంక శాఖ ప్రధాన కార్యాలయ అధికారులు గోవర్ధన శ్రీనివాసరావు, గుర్రం శ్రీనివాస్‌గౌడ్, ఆరె లక్ష్మీనారాయణ మెదక్ పట్టణంలో పర్యటించారు. మున్సిపల్ అధికారులతో కలిసి ప్రధాన వ్యాపార కేంద్రాలు, రోడ్లపై వ్యాపారం చేసుకునే వారితో మాట్లాడారు. వారి ఆర్థిక పరిస్థితి, పనితీరు వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరెడ్డి, టీపీవో భూపతి, ఎంపీఎస్‌వో మహేందర్‌రెడ్డి, వార్డు అధికారులు పాల్గొన్నారు.

అపురూప దృశ్యాలు

నేడు ఫొటోగ్రఫీ దినోత్సవం






రేకెత్తిస్తూ మోడువారిన వృక్షం నిశ్చలంగా నిలబడగా చీకటి మేఘాలను చీల్చుతూ కాంతి రేఖ.. నీలాకాశంలో రెక్కలు విప్పుకుంటూ స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షి.. పచ్చని పొలంలో రంగుల హొయలతో విహరిస్తున్న నెమలి.. ఎంతో శ్రద్ధగా గూడును అల్లుకుంటున్న విహంగం.. ఈ చిత్రాలు ఒక దృశ్యకావ్యంలా మన కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఈ అపురూప దృశ్యాలు సృష్టిలోని అద్భుతానికి నిదర్శనం. క్షణాలను శాశ్వతం చేస్తూ, భావోద్వేగాలను బంధిస్తూ, ప్రకృతి ఒడిలోని అందాలను మనకు అందిస్తున్న ఫొటోగ్రఫీ గొప్పతనాన్ని తార్కాణాలు..

- సంగారెడ్డి జిల్లా స్టాఫ్ ఫొటోగ్రాఫర్



ఏసీబీ నిఘా.. అధికారులకు తగలని సెగ

● గత నెల సదాశివపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడులు
● గతంలో పట్టుబడిన మున్సిపల్ సిబ్బంది
● అయినా.. లంచావతారుల్లో రాని మార్పు


సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు (ఫైల్)

సదాశివపేట, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : సదాశివపేటలోని ప్రభుత్వ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిఘా పెట్టారు. అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై మెరుపు దాడులు చేశారు. అయితే, గతంలోనూ ప్రభుత్వ శాఖల్లో అనేక దాడులు జరిగినా అధికారుల తీరు మాత్రం మారలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏసీబీ దాడుల్లో బయటపడ్డ నిజాలు

జూలై 17న ఏసీబీ డీఎస్పీ సుదర్శన్, ఇతర అధికారులు సదాశివపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి చేశారు. ఈ తనిఖీల్లో 39 డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఆశ్చర్యకరంగా, ఈ డాక్యుమెంట్లలో దరఖాస్తుదారుల ఫోన్ నంబర్లకు బదులుగా ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ల ఫోన్ నంబర్లు ఉన్నాయి. దీనిపై ఏసీబీ అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈ తనిఖీల్లో కేవలం రూ.5,500 మాత్రమే లభ్యం కావడం విచిత్రంగా మారింది. ఈ మొత్తం ఎవరిదనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. రోజుకు లక్షల్లో లంచాలు తీసుకుంటారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, పట్టుబడకుండా ఉండేందుకు లంచాల డబ్బును పారవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఏసీబీ ట్రాప్ చేసిన డబ్బు కావచ్చునని భయపడి పారవేసి ఉంటారని కూడా ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల ఏసీబీ దాడుల్లో పట్టుబడిన వ్యక్తులు గులాబీ రంగు చేతులతో దొరికిన ఘటనలు గుర్తు చేసుకుని, డబ్బును తాకకుండా పారవేసి ఉంటారని తెలుస్తోంది. ఏసీబీ దాడుల నేపథ్యంలో అధికారులు ఎలా తప్పించుకోవాలనే ఆలోచిస్తున్నారే తప్ప, లంచాలు తీసుకోవడం మాత్రం ఆపడం లేదు.

ముఖ్య అధికారిపైనే ఏసీబీ నజర్

ఈ దాడుల వెనుక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఓ ముఖ్య అధికారి ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఒక వెంచర్ యజమాని నుండి పెద్దమొత్తంలో లంచం డిమాండ్ చేయడంతో, బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. లంచం ఇస్తేనే ఫైళ్లు కదులుతాయని ఆ అధికారి చెప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి. పట్టుబడిన రూ.5,500 కూడా ఆ అధికారివేనని సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించి, బదిలీ అయినా కూడా అదే కార్యాలయానికి తిరిగి వచ్చారని, ఈ విషయం కూడా ఏసీబీ దృష్టిలో ఉందని సమాచారం.

పరిస్థితి మారడం లేదు

సదాశివపేటలో లంచం ఇవ్వకపోతే పనులు జరగని ప్రభుత్వ శాఖలు అనేకం ఉన్నాయి. గతంలోనూ మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగాయి. 2005, 2013-14, 2018 సంవత్సరాల్లో మున్సిపల్ ఇంజనీర్, టీపీవో, ఇతర సిబ్బందిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. 2024 జనవరిలో ఇంటి నంబర్ కేటాయింపు కోసం లంచం తీసుకుంటున్న మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని ఏసీబీ పట్టుకుంది. ఇంత జరిగినా లంచాల భాగోతం కొనసాగుతూనే ఉంది. ఏసీబీ దాడులు చేసినా కూడా అధికారులు, సిబ్బంది తీరు మారడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎరువులు జిల్లా సరిహద్దులు దాటొద్దు

సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి క్రైం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : ఒక్క ఎరువు బస్తా కూడా అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటి వెళ్లకుండా గట్టి నిఘా కొనసాగించాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సీఎస్ రామృష్ణారావు ఇతర అధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి సోమవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆమె కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ అన్ని సహకార సంఘాలలో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. సొసైటీలలో ఎరువుల స్టాక్‌ను పరిశీలించాలని, ప్రైవేట్ విక్రయ కేంద్రాలను మండల వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేసేలా చూడాలన్నారు. ఎక్కడైనా ఎరువుల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడడం, బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, నిర్ణీత ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించడం, ఎరువులను పక్కదారి పట్టించడం వంటివి గుర్తిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

పరిహారం స్థలాలకు పొజిషన్ చూపాలి

● సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యకు రైతుల వినతి

జిన్నారం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఎండీఏ లే అవుట్ కోసం భూములు ఇచ్చిన తమకు పరిహారంగా ఇచ్చిన స్థలాలకు వెంటనే పొజిషన్లు చూపాలని జిన్నారం, జంగంపేట గ్రామాలకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రెండు గ్రామాల్లోని 180 ఎకరాల అసైన్డ్ భూములను హెచ్‌ఎండీఏ ల్యాండ్ పూలింగ్ కింద సేకరించిందని రైతులు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు 600 గజాల చొప్పున స్థలం కేటాయించి పట్టాలు ఇచ్చారని, అయితే మూడేళ్లు గడిచినా స్థలాలకు పొజిషన్లు చూపలేదని, లే అవుట్ పనులు కూడా ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, హెచ్‌ఎండీఏ శాఖల నిర్లక్ష్యం వల్ల తాము నష్టపోతున్నామని రైతులు కలెక్టర్‌కు వివరించారు. జిన్నారం అక్కమ్మ చెరువు వరద కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని రైతులు, నాయకులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక కొచెరువు నుంచి చెరువులోకి వచ్చే వరద కాలువను పూడ్చివేసి నిర్మాణాలు చేపడుతున్నారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, నిఖిల్, బ్రహ్మేందర్‌గౌడ్, విఠల్, పోచయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.



రామచంద్రాపురంలో రైల్వే బోర్డు మాజీ చైర్మన్ పర్యటన

రామచంద్రాపురం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర రైల్వే బోర్డు మాజీ చైర్మన్ కృష్ణదాస్ సోమవారం రామచంద్రాపురంలోని ఎమ్మెల్సీ అంజిరెడ్డి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, ఇతర నేతలు ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముత్తిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణ, రాజు, రాథోడ్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ బాక్స్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలికి పదోన్నతి

గజ్వేల్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ అలివేలుకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించిందని గజ్వేల్ ప్రభుత్వ ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజూమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు.

ఆకునూరు విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం

చేర్యాల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ సోమిరెడ్డి రామకృష్ణారెడ్డి గ్రామంలోని ప్రభుత్వ ఎంపీపీఎస్ 3,4,5తరగతి విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. హెచ్ఎం అయోధ్య చేతుల మీదుగా విద్యార్థులకు పోత్సాహకాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదర్శపాఠశాల కమిటీసభ్యులు అందె అశోక్, కోతి దాసు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఎల్‌వోసీ అందజేత

మిరుదొడ్డి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రానికి చెందిన బీజేవైఎం నాయకుడు కరుణాకర్ మామ పాము కాటుకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈవిషయాన్ని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన బాధితుడి చికిత్స నిమిత్తం రూ.2లక్షల ఎల్‌వోసీ పత్రాన్ని మంజూరు చేశారు. సోమవారం రెండులక్షల ఎల్‌వోసీ మంజూరు పత్రాన్ని మండల పార్టీ మండల అధ్యక్షుడు అమర్, జిల్లా నాయకుడు దేవరాజు, రాజు, యాదగిరి బాధిత కుటుంబానికి అందజేశారు.

మృతుల కుటుంబానికి అండగా..

చేర్యాల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన వజ్రోజు యాదగిరి, మేర్గోజు లత ఇటీవల మృతిచెందగా స్థానికులు విరాళాలు సేకరించారు. ఈ మేరకు వజ్రోజు యాదగిరి కుటుంబానికి రూ.14,900, మేర్గోజు లత కుటుంబసభ్యులకు రూ.11,500 నగదు అందజేసి ఉదారతను చాటుకున్నారు. కార్యక్రమంలో తౌట బాలరాజు, మేర్గోజు వెంకటేశం, యాసరేణి లక్ష్మిపతి, మేర్గోజు నవీన్ తదితరులున్నారు.

సీసీ కెమెరాలతో ప్రజలకు రక్షణ

వర్గల్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : సీసీ కెమెరాలు గ్రామానికి రక్షణగా ఉంటాయని తోగుట సీఐ లతీఫ్ పేర్కొన్నారు. సోమవారం వర్గల్ మండలం మజీద్‌పల్లిలో శ్రీదుర్గాభవాని డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఉన్న చోట నేరాలు తగ్గాయన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫ్రీ కటింగ్

మద్దూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఓ సెలూన్ షాపు యజమాని ఫ్రీగా కటింగ్ నిర్వహించేందుకు ముందుకు వచ్చి గ్రామస్థుల మన్ననలను చూరగొన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. దూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి బాలమల్లు, గొల్లపల్లి ఐలయ్య సోదరులు జీవనోపాధికై గ్రామంలో కొత్తగా హెయిర్ కటింగ్ షాపును ఏర్పాటు చేసుకోగా స్థానిక మాజీ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మీసాగర్ షాపును ప్రారంభించారు. చదువుకునే పిల్లలందరికి ఉచిత హెయిర్ కటింగ్ చేయాలని మాజీసర్పంచ్ చేసిన విన్నపానికి సెలూన్‌షాప్ యజమాని అంగీకరించారు. దీంతో అన్నదమ్ముల సేవాదృక్పథాన్ని గ్రామస్థులు అభినందించారు.

అక్బర్‌పేట-భూంపల్లి చౌరస్తాలో నేడు ధర్నా

మిరుదొడ్డి,ఆగస్టు18(ఆంధ్రజ్యోతి): రైతులకు యూరియాను అందుబాటులో ఉంచాలనే డిమాండ్‌తో మంగళవారం అక్బర్‌పేట-భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్టు ఆ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రవి అన్నారు. సోమవారం అక్బర్‌పేటలో ఆయన మాట్లాడారు. ధర్నా కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్తప్రభాకర్‌రెడ్డి రానున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.


సిద్దిపేటలోని ఎన్సాన్‌పల్లి చౌరస్తాలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్ హైమావతి


నారాయణరావుపేటలో పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న గౌడసంఘం ప్రతినిధులు


చేర్యాల: అర్జునపట్ల గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహానికి నివాళులర్పిస్తున్న కేజీకేఎస్ నాయకులు

బహుజనవీరుడికి ఘన నివాళి

జిల్లాలో సర్వాయి పాపన్న జయంతి


భూంపల్లిలో సర్వాయి పాపన్న విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ తదితరులు


హుస్నాబాద్ మండలం కొమ్ముగుట్ట వద్ద సర్వాయి పాపన్న విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు

న్యూస్ నెట్‌వర్క్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతిని సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లోని ప్రధాన కూడళ్లలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో సర్వాయిపాపన్న విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అణచివేతకు గురవుతున్న బడుగు, బలహీనవర్గాల పక్షాన సర్వాయి పాపన్నగౌడ్ గోల్కొండ రాజులపై చేసిన పోరాట మరువలేనిదని కొనియాడారు. జిల్లా వెనుకబడిన అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని ఎన్సాన్‌పల్లి చౌరస్తాలో సర్వాయిపాపన్నగౌడ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హైమావతి ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వాయిపాపన్న గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు కదలాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా జిల్లాలోని ఆయా మండలాల్లో పలు సంఘాల ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు.

సులభంగా అర్థమయ్యేందుకే టీఎల్ఎం మేళా


హుస్నాబాద్‌లో టీఎల్ఎం మేళాలో బోధనోపకరణాలను పరిశీలిస్తున్న ఎంఈవో, ఉపాధ్యాయులు

హుస్నాబాద్‌రూరల్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేందుకే టీఎల్ఎం(టీచింగ్ లర్నింగ్ మెటీరియల్) మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి పేర్కొన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మిగార్డెన్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళాను ఎంఈవో బి మనీల, సింగిల్‌విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్యతో కలిసి కేడం లింగమూర్తి ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి బోధనోపకరణాలు ఎంతో ఉపయోగపడతాయని ఎంఈవో మనీల అన్నారు. అనంతరం పాఠశాలల్లో ఉపాధ్యాయులు వివిధ బోధన పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు బోధనోపకరణాలను ఆసక్తిగా తిలకించారు. ఉత్తమ బోధన పరికరాలు ప్రదర్శించిన పాఠశాలలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

● **మిరుదొడ్డి:** మిరుదొడ్డిలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రాథమిక పాఠశాలల టీఎల్ఎం మేళా ప్రదర్శనను సోమవారం ఎంఈవో ప్రవీణ్ బాబు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోధనా సామగ్రితో బోధించడం వలన విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో భూంపల్లి ఎంఈవో అంజయ్య, కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటరామలింగం, డాక్టర్ సమీరాసుల్తానా, ఉపాధ్యాయులు తదితరులున్నారు.

డ్రంకెన్ డ్రైవ్‌లో 32 మందికి జరిమానా.. ఒకరికి జైలు

సిద్దిపేట క్రైం ఆగస్ట 18(ఆంధ్రజ్యోతి): సిద్ధిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 32 మంది పట్టుబడ్డారు. వారిని సోమవారం సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట కోర్టులో హాజరు పరచగా విచారణ అనంతరం నిందితులకు రూ.59,500 జరిమానా విధించారు. వారిలో ఒకరికి జరిమానాతో పాటు మూడు రోజుల జైలు శిక్ష విధించారు.

రెవెన్యూ డివిజన్ సాధించే వరకూ ఉద్యమం


వేచరేణి గ్రామంలో బైక్‌ర్యాలీ చేపట్టిన జేఏసీ నాయకుల

చేర్యాల, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేసేంత వరకు చేర్యాల ఉద్యమం విరమించబోమని జేఏసీ నాయకులు వకుళాభరణం నర్సయ్య, ఆముదాల మల్లారెడ్డి స్పష్టం చేశారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల మండలం వేచరేణి, తాడూరు, చిట్యాల, దానంపల్లి, కమలాయపల్లి, అర్జునపట్ల, దొమ్మాట, గుర్జకుంట, చేర్యాల, ఆకునూరు, రాంపూర్ గ్రామాల్లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం చేర్యాల తహసీల్దారు దిలీప్‌నాయక్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాల ప్రజల చిరకాల స్వప్నమైన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఈనెల 25న దుద్దెడ క్రాస్ రోడ్డు వద్ద రాజీవ్ రహదారి ముట్టడించి రాస్తారోకో నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వుల్లంపల్లి కరుణాకర్, యాట యాదగిరి, అనంతుల మల్లేశం, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, వడ్లకొండ సంజీవులు, పచ్చిమడ్ల మానస, పర్పాటకం దుర్గారెడ్డి, ఏనుగుల దుర్గయ్య, ముస్త్యాల నాగేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

శైవాలయాల్లో ప్రత్యేక పూజలు


పూజలందుకున్న కూడవెల్లి రామలింగేశ్వరుడి మూలవిరాట్


కొమురవెల్లి మల్లన్న ఆలయంలో వేద మంత్రాలు పఠిస్తున్న వేద పాఠశాల విద్యార్థులు

శ్రావణమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శైవాలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తులకు ఆలయాల్లో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, బిల్వ పత్రాలతో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

దుబ్బాక మండలంలో..

దుబ్బాక, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): చివరి శ్రావణ సోమవారం సందర్భంగా దుబ్బాక, అక్బర్‌పేట-భూంపల్లి మండలాల్లోని శివాలయాలు భక్తులతో సందడి నెలకొంది. దుబ్బరాజేశ్వర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాదవితరణలో సుమారు 4600 మంది భక్తులు పాల్గొన్నారు. దుబ్బరాజేశ్వరాలయంలో ఆలయ పూజారి తమ్మల దుబ్బ రాజంశర్మ, భానుప్రసాద్‌శర్మల ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. కూడవెల్లి రామలింగేశ్వరాలయంలో భక్తులు దైవదర్శనం కోసం బారులు తీరారు. దుబ్బాకలోని నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలకంఠ సంఘం ఆధ్వర్యంలో దుబ్బాకలో చావా ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మెన్ బక్కివెంకటయ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో

కొమురవెల్లి: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా గర్భాలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన, అన్న పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.వీరశైవ ఆగమ పాఠశాల విద్యార్థుల మంత్రోచ్ఛారణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.

ముస్త్యాలలో ఫలహారం బండి ఊరేగింపు

చేర్యాల : చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో పలహారం బండి ఊరేగింపు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా తమ కులదైవం ఉత్సవ విగ్రహాన్ని నెలకొల్పి పోతురాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్ల హోరు నడుమ వీధులగుండా ఊరేగించారు. స్థానికులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.


కురుమసంఘం ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు

ప్రజావాణి అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి


ప్రజావాణిలో అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్ హైమావతి

సిద్దిపేట అర్బన్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై 114అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమా అగ్రవాల్, రెవెన్యూ అబ్దుల్ హమీద్, డీఆర్‌వో నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏవో, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పోసాన్‌పల్లిలో అదనపు కలెక్టర్ పర్యటన


గుండ్ల చెరువును పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్


కొమురవెల్లి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): కొమురవెల్లి మండలంలోని పోసాన్‌పల్లి గ్రామంలో అలుగు పారుతున్న గుండ్ల చెరువుతో పాటు గ్రామంలో తుది దశకు చేరుకున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ పరిశీలించారు. గ్రామంలో 65 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించగా అందులో 21 మంది లబ్ధిదారులకు రూ.4 లక్షల వరకు బిల్లులు అకౌంట్లో జమ అయినట్లు అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ జి.దివ్య, ఎంపీడీవో శ్రీనివాసవర్మ, తదితరులు ఉన్నారు.

సైబర్‌నేరాలతో అప్రమత్తంగా ఉండాలి


సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న సీఐ విద్యాసాగర్

సిద్దిపేట అర్బన్/ములుగు/హుస్నాబాద్‌టౌన్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): సైబర్‌నేరాలు, ఆన్‌లైన్ మోసాలపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామంలో గ్రామమంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రధాన కూడళ్లలో, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. ములుగు మండలం కొట్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు అపరిచితుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. హుస్నాబాద్ పట్టణంలోని మాంటిస్సోరి హైస్కూల్‌లో మహిళల రక్షణ చట్టాలు, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమావేశంలో హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అవసరమైన మేరకు మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు. షీటీమ్ ప్రాముఖ్యత, విధులు, పోక్సో చట్టాల గురించి వివరించారు.

'కాళేశ్వరం' కూలిందని కాంగ్రెస్ బద్నాం చేస్తుంది


రంగనాయకసాగర్ రిజర్వాయర్ డీసీ వద్ద గోదావరి జలాలకు పూజలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు

చిన్నకోడూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బద్నాం చేస్తుందని మాజీ ఎంపీపీ మాణిక్య రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాముని శ్రీనివాస్ ఆరోపించారు. మండలంలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి సోమవారం గోదావరి జలాలు రావడంతో సిద్దిపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జలహారతి ఇచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి నీరు ఎలా వస్తుందని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనార్థం సాగు నీటి విడుదల కోసం కృషి చేసిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న ఆ నాయకుడిని సస్పెండ్ చేయాలి


టీపీసీసీ అధ్యక్షుడితో మాట్లాడుతున్న గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు

గజ్వేల్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్‌లు మడుపు భూంరెడ్డి, గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డిలతో కలసి నాయకులు తరలివెళ్లారు. విజయ్‌కుమార్ ఎస్సీ సెల్ అధ్యక్ష పదవిని అడ్డుగా పెట్టుకుని భూకబ్జాలు, అక్రమాలు, అవినీతి, కులం పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాడని వివరించారు. కొండపాక, తిమ్మారెడ్డిపల్లి, జప్తినాచారంలలో భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన విషయాలను పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తెచ్చారు. వెంట ఏఎంసీ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాగనోళ్ల విజయమోహన్, వైస్ చైర్మన్లు సర్దార్‌ఖాన్, ప్రభాకర్‌గుప్తా, పరశురాం, నిమ్మ రంగారెడ్డి, కృష్ణ, రవీందర్‌గుప్తా ఉన్నారు.

గజ్వేల్, ప్రజ్ఞాపూర్ బస్టాండ్‌లను వెంటనే పూర్తి చేయాలి

● **బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి**

గజ్వేల్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): గజ్వేల్, ప్రజ్ఞాపూర్ బస్టాండ్‌లను వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ బస్టాండ్‌ను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్ పట్టణ, ప్రజ్ఞాపూర్ ప్రజల, ఆర్‌అండ్‌ఆర్ ప్రజల సౌకర్యార్థం మూడు బస్టాండ్‌లను నిర్మించతలపెట్టారని, అయితే మరిన్ని నిధులు అవసరమయ్యాయని తెలిపారు. రూ.50లక్షల అదనపు నిధులను వెంటనే రవాణా శాఖ మంత్రి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే బస్టాండ్‌ల నిర్మాణం చేపట్టాలని, లేనిపక్షంలో ప్రజ్ఞాపూర్‌వాసులతో కలసి రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. వెంట మునిసిపల్ మాజీ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు తదితరులున్నారు.

కుండపోత

(5వ పేజీ తరువాయి)

రంగంచెరువు, సామలపల్లిలోని సామల చెరువు మత్తడి దూకిన ప్రాంతాలను, ములుగు మండలంలోని తునికి బొల్లారం గ్రామంలోని అయ్యప్పచెరువు నిండి ముంపునకు గురైన నివాసాలను కలెక్టర్ పరిశీలించారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున పశువులను పొలాల వద్ద కట్టేయవద్దన్నారు. పాత ఇళ్లలో ఎవరూ నివసించకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు సూచించారు. మర్కూక్ మండలంలో మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు వెళ్లే ప్రధాన కాలువ ధ్వంసం కావడంతో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ పరిశీలించారు.

వేల ఎకరాల్లో పంట నష్టం

జిల్లాలోని వర్గల్, మర్కూక్, ములుగు మండలాల పరిధిలో దాదాపు 20 గ్రామాల్లో 3,810 ఎకరాలకు పైగా వరి, పత్తి, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మూడు వేల ఎకరాలకు పైగా వరి, 400 ఎకరాలకు పైగా పత్తి, 200 ఎకరాలకు పైగా కూరగాయల పంటలు నీట మునిగాయి. సోమవారం సాయంత్రం వరకు వ్యవసాయశాఖ అధికారులు నష్టాన్ని అంచనా వేశారు. వర్షం తగ్గుముఖం పడితే మరో మూడు, నాలుగు రోజుల్లో పూర్తి నష్టం లెక్కలు తేల్చుతామని అధికారులు తెలిపారు.

వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీవో


ములుగు: తునికిబొల్లారంలో ప్రజలతో మాట్లాడుతున్న ఆర్డీవో చంద్రకళ

ములుగు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తునికిబొల్లారం గ్రామంలో సోమవారం నీటమునిగిన ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబీకులతో గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని సూచించారు. వెంట తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, స్థానిక నాయకులు, గ్రామస్థులు ఉన్నారు. అదేవిధంగా మండలంలోని కొక్కొండ, కొత్తూరు, బండమైలారంతో పాటు పలు గ్రామాలను సోమవారం ఎంపీడీవో స్వర్ణకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ భారీ వర్షాలతో కుంటలు నిండి అలుగులు పారుతున్నాయని కొత్తూరు నుంచి ఆగ్రావుపల్లి, క్షీరాసాగర్ నుండి వాగునూతి, గంగాధరపల్లి గ్రామాల్లో రోడ్లపై నీరు రావడంతో దారులను మూసివేసినట్టు తెలిపారు. ఆమె వెంట ఎంపీవో ఆనంద్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.


ములుగు: కొక్కొండ, కొత్తూరు గ్రామాల మధ్యన గల చెరువు పక్కన రోడ్డుపై వరదనీటిని పరిశీలిస్తున్న ఎంపీడీవో

కాంగ్రెస్‌లో కల్లోలం!

(5వ పేజీ తరువాయి)

ఈ రెండు కేసులపై విచారణ చేపట్టనున్నారు.

ఆది నుంచి వివాదాలే..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గజ్వేల్ నేతల తీరు వివాదాస్పదంగా మారింది. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలోనే తీవ్రస్థాయిలో వివాదం రాజుకుంది. సీఎం సర్దిచెప్పే వరకు వాగ్వాదం చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని నామినేటెడ్ పదవుల వ్యవహారంలోనూ దుమారం చెలరేగింది. పదవులు పొందిన నాయకులు ప్రమాణాలు చేసేవరకు వ్యవహారం సాగింది. ఇక పార్టీ ప్రొటోకాల్ విషయాల్లోనూ ఇటు నర్సారెడ్డి, అటు మరోనేత శ్రీకాంత్‌రావు మధ్య చిటపటలు సరేసరి. వీరిద్దరు చేతులు కలిపినా అది తాత్కాలికమే అయ్యింది. వీరిద్దరికి తోడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వర్గం కూడా గజ్వేల్‌లో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తోంది. ముగ్గురు నేతలకు సంబంధించి ఎవరికి వారే ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పరిస్థితి అధిష్ఠానానికి సైతం తలనొప్పిగా మారింది. పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారుల బదిలీలూ వివాదాస్పదమే అయ్యాయి. తమ ప్రభుత్వమే అధికారంలో ఉందంటూ పలువురు అధికారులకు హెచ్చరికలు చేసిన సందర్భాలూ ఈ నియోజకవర్గంలో లేకపోలేదు.

అధిష్ఠానం ఫోకస్

తాజా పరిణామాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దృష్టి సారించింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సైతం గజ్వేల్ నేతల తీరుపై విచారణ చేపట్టడానికి సిద్ధమైంది. పార్టీ పెద్దలకు మూడు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయి. గజ్వేల్‌తోపాటు సిద్దిపేట, దుబ్బాకకు చెందిన పలువురు నేతలు కూడా నర్సారెడ్డి నాయకత్వం తమకు వద్దంటూ ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జులకు విన్నవించామని కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ నాయకుడు 'ఆంధ్రజ్యోతి' దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా అధ్యక్షుడు అయినప్పటికీ గజ్వేల్‌కే పరిమితమయ్యారని, ఇతర నియోజకవర్గాల కార్యకర్తలను సమన్వయం చేయడంలో దృష్టి పెట్టలేదని ఆరోపించారు. అందరినీ సమన్వయం చేసేవారికే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరినట్లుగా చెప్పుకొచ్చారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తగాదాలపై ఏర్పాటైన క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం వెలిబుచ్చుతుందో వేచిచూడాలి. పలువురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.